

'కొవ్వాడ' ఉప కలెక్టర్‌గా మురళీకృష్ణ



ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

ఎన్‌పిసిఎల్‌సి కొవ్వాడ ఉప కలెక్టర్‌గా పి.మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని సచివాలయంలో విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించి బదిలీ చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ పర్యవేక్షకులు జె.రామారావు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

'యువ'జన సందోహం

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, లావేరు, రణస్థలం, రూరల్

- ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు
- యువశక్తి సభకు పోటెత్తిన జనం
- కిక్కిరిసిపోయిన గ్యాలరీలు
- యువత సంకల్పంతోనే మార్పు
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన ఆధ్వర్యాన లావేరు మండలం తాళ్లవలస సమీపంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభకు యువ జనం పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మ్యాక్సీ కేబ్‌లు, ప్రయివేట్ బస్సుల్లో భారీగా యువత తరలివచ్చారు. తలకు ఎర్రటి తువ్వాలు, ప్లకార్డులు చేతపట్టి గ్యాలరీల్లో కూర్చొన్నారు. ఎల్ఇడి స్క్రీన్లపై పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు, మ్యూజిక్ వస్తున్నప్పుడు కేరింతలు కొట్టారు. జనసేన జెండాలను చేతపట్టి ఊపుతూ ఉత్సాహపరిచారు యువతులు సైతం నృత్యాలు చేశారు. పవర్ స్టార్ సిఎం అంటూ నినాదాలు చేశారు. గ్యాలరీలు కిక్కిరిసిపోవడంతో బారికేడ్ల మార్గంలోనే నిల్చొని పవన్ ప్రసంగం విన్నారు.

అనంతరం నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువత సంకల్పంతోనే మార్పు సాధ్యమన్నారు. దశాబ్దకాలంగా తాను రాజకీయాల్లో ఉన్నానని, తనను నమ్మి అండగా నిలవాలని కోరారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే విశాఖలో రూ.294 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వచ్చినా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా వంశధార, నాగావళి నదులపై పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఇస్తామని హామీనిచ్చారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలను కల్పించి వలసలను నివారిస్తామని చెప్పారు. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధిని చేయని వైసిపి నాయకులు ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. గిరిజన యువతను గంజాయి సాగు నుంచి మరలించేలా చర్యలు చేపడతామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చిన వారిని శిక్షిస్తామని చెప్పారు. జన సైనికుల్లో కోపం ఉన్నా భయపడుతున్నారని, ఈ ప్రాంతం కళింగాంధ్ర మాత్రమే కాదని కలబడే ఆంధ్ర అనే విషయం గుర్తుంచుకుని గొంతెత్తాలన్నారు.

పలుమార్లు తోపులాటలు

సభ విజయవంతమైనా ఏర్పాట్లలో పార్టీ నాయకులు విఫలమయ్యారు. విఐపి, మీడియాకు ఒకే ప్రవేశ మార్గం ఏర్పాటు చేయడంతో ఆ మార్గంలో పలుమార్లు తోపులాటలు చోటుచేసుకున్నాయి. గేట్లు అడ్డుపెట్టి ఆపేయడంతో ఒక్కసారిగా ఒకరుపై ఒకరు పడడంతో ఊపిరి అందనంత పనైంది. కొందరు బారికేడ్లను దాటుకుని లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. విధులకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ సైతం క్యూలైన్‌లో ఇరుక్కుపోయారు. జనసేన వాలంటీర్లు ఆమెను కష్టం మీద లోపలికి పంపారు.

జన సైనికులు ధైర్యంగా ముందుకెళ్లాలి

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బటన్ నొక్కడమే అభివృద్ధిగా వైసిపి ప్రభుత్వం చెప్తోందన్నారు. తిత్లీ తుపాను బాధితులకు అందిస్తామన్న సాయం ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో ప్రతి పిహెచ్‌సిలో కిడ్నీ రోగులకు పరీక్షలు చేయిస్తామని చెప్పినా ఎక్కడా ఆ ఏర్పాట్లు లేవన్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు నాగేంద్రబాబు మాట్లాడుతూ కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. జనసైనికులు కేసులకు వెరవకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జగన్ ప్రభుత్వం, వైసిపి నాయకులపై పంచ్ డైలాగ్‌లతో నవ్వించారు.



మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాకముందు కొందరు యువతీ యువకులతో మాట్లాడించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన యువత కౌలు రైతులు, రైతుల ఆత్మహత్యలు, మూడు రాజధానులు, ఉత్తరాంధ్రలో వలసలు, అరాచక రాజకీయాలు, అక్రమ మైనింగ్, మత్స్యకారుల సమస్యలపై మాట్లాడారు. పార్టీ నాయకులు భీసెట్టి తులసీలక్ష్మి, పేడాడ రామ్మోహన్, దాసరి రాజు, ప్రశాంతి, సందీప్ తదితరులు మాట్లాడారు.

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన పవన్

యువశక్తి సభలో భాగంగా పలురకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తప్పెటగుళ్లు, కోలాటం, గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. పవన్ కళ్యాణ్ వేదిక మీదకు వచ్చిన తర్వాత స్వాగతం పలుకుతూ గిరిజనులు నృత్యం చేశారు. పవన్ కళ్యాణ్ వారితో చేరి కొద్దిసేపు స్టెప్పులు వేశారు.

పోలీసులు ప్రేక్షకపాత్ర

పోలీసులు అధికారులు చెప్పినట్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా వారు ప్రేక్షక పాత్రే వహించారు. అధిక శాతం మంది పార్కింగ్ వాహనాలు, సభ బయటే ఉన్నారు. క్యూలైన్ల వద్ద ఎవరూ కనిపించలేదు. క్యూలైన్ల వద్ద పలుమార్లు తోపులాటలు చోటుచేసుకున్నాయి. అక్కడే పోలీసులు ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. మహిళలు ఉంటున్న గ్యాలరీ వైపు యువకులు తోసుకుంటూ వచ్చేయడంతో మహిళలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.



బహిరంగ సభకు హాజరైన యువత


గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 26న నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకలకు మైదానాన్ని సిద్ధం చేయాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసును ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, జలవనరులు, అటవీ శాఖ, డ్వామా, డిఆర్‌డిఎ, ఆర్‌డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమం, ఎస్‌సి, బిసి సంక్షేమం, రహదారి భద్రత, పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్య, వైద్యారోగ్య తదితర శాఖలు ప్రగతిని తెలియజేసే ప్రదర్శన శకటాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాటు చేసే శాఖలు, బ్యాంకులు డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ను సంప్రదించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మైదానంలో ఉదయం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ పర్యవేక్షించాలని, స్వాతంత్ర్య సమరయోధులను ఆహ్వానించాలని డిఆర్‌ఒ ఎం.రాజేశ్వరికి సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. సాయంత్రం బాపూజీ కళామందిర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ శకటాల ఏర్పాటులో కొత్తదనం ఉండాలన్నారు. ఈనెల 18వ తేదీ నాటికి ప్రశంసాపత్రాల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డిఎఫ్ఒ నిషాకుమారి, ఆర్‌డిఒలు బి.శాంతి, సీతారామ్మూర్తి, ఉప కలెక్టర్ జి.జయదేవి, డిపిఒ రవికుమార్, జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఇ ప్రసాదరావు, సమగ్ర శిక్ష ఎపిసి జయప్రకాష్, డిఇఒ జి.పగడాలమ్మ, బిసి, ఎస్‌సి కార్పొరేషన్ల ఇడిలు గడ్డెమ్మ, రామారావు, సిపిఒ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్



రికార్డులను పరిశీలిస్తున్న డిఐజి హరికృష్ణ

మద్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికష్ణ

ప్రజాశక్తి -కవిటి

మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కవిటి పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశా సరిహద్దు నుంచి కవిటి మండలానికి తరలిస్తున్న మద్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా కొంత తగ్గిందని తెలిపారు. దీనిపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోనూ పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి నియంత్రణలో భాగంగా మన్యం ప్రాంతాల్లో వరి, గోధుమలు, రాగులు పండించేలా కృషి చేస్తున్నామన్నారు. అది విజయవంతమైతే చాలావరకు గంజాయి ఉత్పత్తిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, అవసరమైతే అదనపు సిబ్బందినీ నియమిస్తామన్నారు. ఆయన వెంట కాశీబుగ్గ డిఎస్‌పి శివరాం రెడ్డి, సిఐ ప్రసాద్, ఎస్ఐ కె.రాము ఉన్నారు.


వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా నగరంలోని సూర్యమహల్ కూడలి వద్ద గల వివేకానంద విగ్రహానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కష్టకాలంలో యువత వాటిని ధైర్యంగా ఎదుర్కొని గొప్పగా జీవించేందుకు వివేకానంద సూక్తులు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. ప్రపంచ దేశాల్లో దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన గొప్ప దార్శనికుడు అని కితాబునిచ్చారు.

ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువత మానసికంగా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడానికి వివేకానందుని బోధనలు దోహదపడతాయన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని గొప్ప సంకల్పం, ఆశయంతో ముందుకుసాగాలని అప్పుడే అనుకున్న విజయాలను అందుకోగలరని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్వామి వివేకానంద రూపధారిణి కూన శ్రీలత, భారతమాత పాత్రధారణి ఎన్.అమృతను అభినందించారు. వివేకానంద ట్రస్టు అధ్యక్షులు జామి భీమశంకరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, తహశీల్దార్ కె.వెంకటరావు, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, వైసిపి నాయకులు మండవిల్లి రవి, అంబటి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు ఎస్.వి రమణ మాదిగ, అరవల రవీంద్ర, జిఎన్ జ్యూయలర్స్ పృథ్వీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



వివేకానంద విగ్రహానికి నివాళ్లర్పిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

వివేకానంద బాటలో నడవాలి

స్వామి వివేకానంద బాటలో నడవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠక్ యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని సూర్యమహల్ కూడలి వద్ద గల వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులో నిస్వార్థ భావనతో ప్రజలు, సమాజం, దేశం కోసం యువత ఎలా కష్టపడాలన్న సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తి వివేకానంద అని కొనియాడారు.

వాలీబాల్ విజేత అంబేద్కర్-ఎ జట్టు

ముగిసిన డివైఎఫ్ఐ టోర్నమెంట్

ప్రజాశక్తి - టెక్కలి

సంక్రాంతి సంబరాల్లో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెండు రోజుల పాటు నిర్వహించిన టెక్కలి నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. సెమీ ఫైనల్ పోటీల్లో టెక్కలి అంబేద్కర్ ఎ, టెక్కలి ప్రభుత్వ కళాశాల మైదానం... టెక్కలి అంబేద్కర్ బి, చుట్టుగుండం జట్లు తలపడగా టెక్కలి అంబేద్కర్ ఎ, బి జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో టెక్కలి అంబేద్కర్ ఎ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ద్వితీయ స్థానంలో అంబేద్కర్ బి, తృతీయ స్థానంలో ప్రభుత్వ కళాశాల మైదానం జట్టు నిలిచింది. విజేత జట్టు అంబేద్కర్ ఎ కెప్టెన్ బి.గాంధీకి రూ.పది వేల నగదు, మెమోంటోను టెక్కలి సిఐ చంద్రమౌళి చేతుల మీదుగా అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన అంబేద్కర్ బి జట్టు కెప్టెన్ బబ్లూకు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.దాలయ్య రూ.ఐదు వేల నగదు, మెమోంటో ప్రదానం చేశారు. తృతీయ స్థానంలో నిలిచిన టెక్కలి మైదానం జట్టు కెప్టెన్ ఎస్.అప్పన్నకు సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు చేతుల మీదుగా రూ.మూడు వేల నగదు, మెమోంటో అందజేశారు. నాలుగో స్థానంలో నిలిచిన చుట్టుగుండం జట్టు కెప్టెన్ ఎం.దాలినాయుడుకు నగదు, మెమోంటోను అందించారు. బహుమతుల ప్రదానం అనంతరం సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ యువత సమాజ విశ్లేషణ చేస్తూ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సూచించారు. పోటీలకు మెయిన్ రిఫరీగా జి.రాజేష్ వ్యవహరించగా, వ్యాయామ ఉపాధ్యాయులు జె.జె.రెడ్డి, కె.రఘునాధరావు, డి.శ్యామ్ రిఫరీలుగా వ్యవహరించారు. స్కోర్ బోర్డర్‌గా ఆదిత్య వ్యవహరించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కె.గణేష్, మండల కన్వీనర్ ఎం.శివ, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ఉర్జాన దుర్గాప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు కొల్లి ఎల్లయ్య, సుబ్రమణ్యం, హనుమంత ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న సిఐ చంద్రమౌళి

ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి

శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో చేపడుతున్న రీ సర్వే ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ అన్నారు. రీ సర్వేపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో 323 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలన్నారు. విభాగాల వారీగా సిబ్బందిని నియమించడం ద్వారా వేగవంతం కాగలదని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వేను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు 36 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందని, మరో 206 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై కూడా జరిగిందని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి రీ సర్వే పూర్తి కాగలదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూ సర్వే, రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పని సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేయాలి

కలెక్టర్, డిఇఒకు యుటిఎఫ్ వినతి

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

పని సర్దుబాటు ప్రక్రియను వెంటనే వాయిదా వేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఇఒ పగడాలమ్మను కలిసి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్ మాట్లాడుతూ బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున తాత్కాలిక నియామకాలు చేపడతామని, ఉద్యోగోన్నతి పొందిన వారికి రూ.2500 ఇస్తామని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారని, ఈ నెల 20 నుంచి పని సర్దుబాటు చేసిన వారికి కొత్త ప్రదేశంలో జీతం ఇస్తామని ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దీనివల్ల ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఉద్యోగోన్నతులు పొందిన వారికి చెల్లిస్తామన్న రూ.2,500లకు, కొత్త ప్రదేశాల్లో వేతనాలు ఇస్తామని చెపుతున్న క్యాడర్ స్ట్రెంగ్త్ సర్దుబాటుకు ఆర్థికశాఖ అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి అని అన్నారు. అస్పష్టంగా ఉన్న ఉత్తర్వులు కారణంగా కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసి సంక్రాంతి సెలవులు అనంతరం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, నిర్వహించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, డిఇఒను కలిసిన వారిలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి హెచ్ అన్నాజీరావు, జిల్లా నాయకులు బి.క్రాంతికుమార్, ఎల్.కోదండరామయ్య, తదితరులు ఉన్నారు.



కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న యుటిఎఫ్ నాయకులు

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL JUDGE AT SRIKAKULAM.
O.S.51/2022

BETWEEN:
Hanumanthu Venkata Jayalaxmi, and another
....Plaintiffs

AND
1) Mula Rama Kumar,
2) Mula Satyanarayana Naidu,
3) Mula Manohar Babu
4) Imran Basha
.....Defendants

To
D-4) Imran Basha, S/o Imran, aged about 58 years, R/o D.No.257, Ilisipuram, besides shiridi sai temple, Srikakulam District..

NOTICE TO THE DEFENDANT NO-3

Please Take notice that the above Suit **O.S.51/2022** Stands Posted on **20-01- 2023** for your appearance before the above Hon'ble Court. The Hon'ble Court ordered notice to you. Therefore you are hereby directed to appear before the Hon'ble Principal Senior Civil Judge, Srikakulam on **20-01-2023** at 10:30 AM. Either in Person or through an Advocate failing which the matter will be decided in your absence.

Dated : 05-01-2023

KOTHA TIRUMALA RAO
Advocate, Srikakulam.
9440550455

మహారాజశ్రీ జూనియర్ సివిల్ జడ్జి వారి కోటబొమ్మాళి కోర్టులో
O.S.NO. 15/2021

Between: **Karakavalasa Navaneetam** & other's ...వాదులు
And: **Dabbiru satyanarayana Patnaik** &other's ...ప్రతివాదులు
To,
D4) **Dabbiru Tirupati Rao**, Aged About 54 Years,C/oD.Viiayavardhan,Dwaraka Nagar colony, Srikakulam.

ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా పైన తెల్పిన ప్రతివాదిపైన జూనియర్ సివిల్ జడ్జి కోటబొమ్మాళి వారి కోర్టులో ఆస్తి పంపకం దావా నెంబరు **O.S.NO.15/2021** వాదులు తనకు లీగల్‌గా రావల్సిన వాటా నిమిత్తం వేసినది. పై కోర్టులో పెండింగ్‌లో ఉన్నవి. పై దావాలో మీ హాజరు కొరకు **తేది 13-02-2023 న వాయిదా** ఉన్నది.మీరు స్వయంగా గాని అడ్వకేట్ ద్వారా గాని పై కోర్టు వారి వద్ద పై తేదిన **ఉదయం 10.30 గంll** లకు హాజరు కావాలసినదిగా తెలియజేయడమైనది. లేని ఎడల మీ పరోక్షముగా పై కేసును నిర్ణయించబడును అని తెలియజేయడమైనది.

అన్నెపు సత్యనారాయణ
వాదులు తరుపున న్యాయవాది,
ఫ్లాట్ నెం. 2, ఎ. ఎస్.ఎన్ కాలనీ,
బొందిలీపురం,శ్రీకాకుళం (జిల్లా)
ఫోన్: 9440347646.

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL JUDGE AT SRIKAKULAM
I.P.No. 20/2022

Between: **Girijala Dharma Rao**
...Petitioner... Debtor....Creditor
And: **Guntumukkala Kodanda Rao** and others
..Respondents ...Creditors ..Debtors
To
1. Guntumukkala Kodanda Rao, S/o late Satyanarayana, Hindu, aged 48 years, Business, Resident of Door No. 2-3-35, Punyapu Veedhi, Near Neelamma Vepa Chettu, Srikakulam Town and District, Mobile No. 9705320902
2. Thonangi Venkanna Yadhav, S/o late Thonangi Ganga Rao, Hindu, aged 58 years, Business, Resident of Door No. 2-2-52, Thonangivari Veedhi, Hayathinagaram, Srikakulam Town and District, Mobile No. 9493043666
3. Dr. Potnuru Seetaram Gupta, S/o late Srirama Murthy, Hindu, aged 55 years, Resident of Door No. 2-3-55, Thonangivari Veedhi, Hayathinagaram, Srikakulam Town and District, Mobile No. 7989566947
4. Kurmana Tirupathi Rao, S/o late Venkata Rao, Hindu, aged 52 years, Business, Resident of Door NO. 22-563, DCCB Colony, Sana Veedhi, Srikakulam Town and District, Mobile No. 7093238696
5. Kalaga Vijay Kumar, S/o Lakshmana Rao, Hindu, aged 35 years, Business, resident of Door No. 5-55-63, Main Road, Peddapadu, Srikakulam Town and District, Mobile No. 9492959265
6. Botta Ravikumar, S/o late Ramana, Hindu, aged 45 years, Business, Resident of Door No. 5-33- 55, Peddapadu Colony, Peddapadu, Srikakulam Town and District, Mobile No. 9110777540
7. Botta Govinda Rao, S/o late Surya Rao, Hindu, aged 48 years, Business, resident of Door No. 5- 2-22, Peddapadu Colony, Peddapadu, Srikakulam Town and District, Mobile No. 8919489437
8. Sarika Nagaraju, S/o Lakshmunaidu, Hindu, aged 42 years, Business, resident of Door No. 16- 40, Main Street, Buridi Kancharam village, Ponduru Mandal, Srikakulam District, Mobile No.9989362450
9. Ch. Prameela Rani, W/o late Krishna Rao, Hindu, aged 35 years, Business, resident of Door No. 2-25-57, Near Navayuga School, DCCB Colony, Srikakulam Town and District, Mobile No. 9966632390
10. Keerthi Seetaram, S/o not known, Hindu, aged 48 years, Business, resident of Door No. 2-23,Kameswaripeta village, Narasannapeta Mandalam, Srikakulam District, Mobile No. 9182042258.
11. Bantupalli Kumari, W/o Suryanarayana, Hindu, aged 40 years, household duties, resident of | Door No. 2-223, Chowdary Satyanarayana Colony, 1st Line, PN Colony, Gujarathipeta post, Srikakulam District. Mobile No. 8978321012
12. Sigurupalli Seetaram, S/o not known, Hindu, aged 48 years, business, resident of Door No. 2- 36, Aruna Layout, Sai Gowthami Nagar Colony, Ampolu Road, Near the house of Sri Dharmana Prasada Rao garu, Srikakulam Rural Mandal, Srikakulam District, Mobile No. 9949563644
13. Damodara Suresh, S/o Tavudu, Hindu, aged 52 years, Business, resident of door No. 1-223, Chikkalavalasa village, Urlam post, Narasannapeta Mandal, Srikakulam District
14. Jami Balaraju, S/o late Ramanayya, Hindu, aged 44 years, Business, Resident of Door No. 16-4- 10B, Near State Bank of India, Gujarathipeta Branch, Main Road, Hayathinagaram, Srikakulam District. - 532005.
15. JSS Prakasa Rao, S/o not known, Hindu, aged 52 years, Business, resident of Plot No-26, Lalitha Nivas, Indira Nagar Colony, Srikakulam Town, and district, Mobile No. 9440759455

పై నెంబర్ petition petitioner తనను insolvent person గా డిక్లేర్ చెయ్యమని దాఖలు చేసి ఉన్నారు. సదరు petition లో మీరు ప్రతివాదులు అయి ఉన్నారు. కావున పై పిటిషన్ లో మీకు ఎట్టి ఆక్షేపణలు ఉన్న యడల పై కోర్టు వారి ఎదుట తేదీ **19/01/2023** న స్వయముగా కాని, మీ వకీలు గారి ద్వారా గాని తెలియపరుచుకోవలెను. లేని యడల petitioner పరమున ఆర్డర్ జారీ కాబడునని ఇందుమూలముగా తెలియ చెయ్యడమైనది.

M.S వినయ్ భూషణ రావు
అడ్వకేట్, న్యూ కాలనీ,
శ్రీకాకుళం
సెల్ నెంబర్: 9440112861


వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు

ఉత్సాహంగా క్రీడా పోటీలు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంస్థ పరిధిలోని రావికంటిపేటలో వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ నాయకుడు చింతాడ రవికుమార్ ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర కబడ్డీ పోటీలు, జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం 20 టీమ్‌ల మధ్య కబడ్డీ పోటీలు నిర్వహించారు. పాలకొండ, మామిడిపల్లి, కె.ఆర్ స్టేడియం, సింగుపురం, మామిడిపల్లి-బి, కోటబొమ్మాళి, జలుమూరు, కొర్లకోట, చాపురం, ఇచ్ఛాపురం, అక్కులపేట టీమ్‌లు గెలుపొందాయి. అలాగే జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో పాలకొండ, వీరఘట్టం, కొర్లకోట, శ్రీకాకుళం టీంలు సూపర్ లీగ్ స్థాయిలో కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. రిఫరీలుగా వై.పోలినాయుడు, ఎం.వి.రమణ, ఎం.తిరుపతిరావు, కె.రామచంద్రుడు, ఆర్.లక్ష్మనాయుడు, ఎన్.రమేష్ పాల్గొన్నారు.


సింగుపురం జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న నిర్వాహకులు

కబడ్డీ పోటీల విజేత సింగుపురం

ప్రజాశక్తి- పొందూరు

మండలంలోని రాపాకలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో సింగుపురం జట్టు బుధవారం రాత్రి విజేతగా నిలిచింది. రన్నర్‌గా కొర్లకోట జట్టు నిలిచింది. విజేతగా నిలిచిన సింగుపురం జట్టుకు ట్రోఫీతో పాటు రూ.9 వేలు నగదును అందజేశారు. అలాగే రన్నర్‌గా నిలిచిన కొర్లకోట జట్టుకు రూ.7 వేలు నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ పోటీల్లో మూడు, నాలుగో స్థానాలలో నిలిచిన రాపాక, గురవాం జట్టుకు రూ.6వేలు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఏటా సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలను యువత ఆధ్వర్యాన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కార్యక్రమంలో గ్రామపెద్దలు, కబడ్డీ పోటీల నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రేపు జిల్లాస్థాయి ఫుట్‌బాల్ శాప్ లీగ్ టోర్నీ

శ్రీకాకుళం అర్బన్ : జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ నెల 14న శాప్‌లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నగరంలోని ఆర్అండ్‌బి అతిథి గృహం వద్ద సాయి గిరి ఫుట్‌బాల్ మైదానంలో నిర్వహిస్తున్నట్టు చీఫ్ కోచ్ ఎం.మాధురీలత, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు ఆసక్తి గల పురుషులు తమ ఆధార్ కార్డు, పాస్ ఫొటోలతో హాజరుకావాలన్నారు. వివరాలకు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు నవీన్ 7386956065 నంబరును సంప్రదించాలని తెలిపారు.

ఆకట్టుకున్న 'ఆర్ఆర్ఆర్' గోల్డ్ లోగో



పలాస : కాలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భగా మున్సిపాలిటీకి చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి 0.20 మిల్లీ గ్రాముల బంగారం ఉపయోగించి, బంగారు రేకుతో గంట వ్యవధిలో దీన్ని తయారు చేశారు. బఠాని గింజ సైజులో ఎటువంటి అటుకులు లేకుండా దీన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ను పలువురు అభినందించారు.

యువతకు ఆదర్శం వివేకానందుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో బెజ్జిపురం యూత్‌క్లబ్, నెహ్రూ యువ కేంద్రం, సెట్‌శ్రీ సంయుక్తంగా బెజ్జిపురం యూత్‌క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన స్వామివివేకానంద జయంతి వేడుకల్లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త కె.వెంకట్ ఉజ్వల్, అంబటి శ్రీనివాసరావు, డాక్టర్ దానేటి శ్రీధర్, బలగ గణపతిపట్నాయక్, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, సెట్‌శ్రీ ఇన్‌ఛార్జి సిఇఒ అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం 480 మందికి దుప్పట్లు, దుస్తులు అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమొంటోలను, ప్రశంసాపత్రాలను అందజేశారు.

అలాగే నగరంలోని గాంధీ మందిరంలో లయన్స్‌క్లబ్ జిల్లా సెంట్రల్ అధ్యక్షులు కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షులు వావిలపల్లి జగన్నాథనాయుడు, ఉపాధ్యక్షుడు పొన్నాడ రవికుమార్, సభ్యుడు భోగిల ఉమామహేశ్వరరావు, భట్లు, పందిరి అప్పారావు, నిక్కు అప్పన్న పాల్గొన్నారు.

నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యాన వివేకానందుని విగ్రహానికి డిఆర్‌డిఎ పీడీ డాక్టర్ డి.వి.విద్యాసాగర్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్ కె.వి.ఉజ్వల్, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ ముఖ్య కో-ఆర్డినేటర్ పి.జి.గుప్తా పాల్గొన్నారు. అనంతరం గిరిజనులకు నిత్యావసర సరకులు అందజేశారు.

పొందూరు: పొందూరు మండల కేంద్రంలో యంగ్‌స్టార్ యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పెన్నం తరణయ్యశెట్టి, ఆట్ల చంద్రశేఖర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం విజేతలకు బహమతులను అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బాసా ఆనందమోహన్, సామాజిక కార్యకర్త కాళ్లకూరి శాంతారాం, గుడ్ల చంద్రశేఖర్, గిడిజాల భాస్కర్ జనార్ధనరావు పాల్గొన్నారు. అలాగే తోలాపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు కె.భూలక్ష్మి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి పప్పల రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మండలంలోని బురిటికంచినలో శ్రీనివాస రామానుజన్ ట్యూషన్ సెంటర్‌లో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో యువకులు సైలాడ అసిరినాయుడు, పెరుగు దుర్గారావు, ఈసర్ల వెంకటేష్, కెల్ల లోకేంద్రరావు, వి.సురేష్‌కుమార్, వి.సంతోష్‌కుమార్, వి.తవిటినాయుడు, కె.రాజు, సిహెచ్.కామేష్ పాల్గొన్నారు.

ఆమదాలవలస : మండల పరిషత్ కార్యాలయంలో స్వామి వేకానంద చిత్రపటానికి ఎంపిడిఒ ఎం.రేణుక పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఆమెతోపాటు మండల పరిషత్ పరిపాలన అధికారి ఎస్.వాసుదేవరావు, కిరణ్, సంతోష్, కార్యదర్శులు హరీష్, రమణమ్మ, జూనియర్ అసిస్టెంట్ అరుణ పాల్గొన్నారు.

స్థానిక కొత్తకోటవీధిలోని స్వామి వివేకానంద విగ్రహానికి గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు యండ విశ్వనాథం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం కంప్యూటర్ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యూ ఇమాన్యుల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ పొన్నాడ విజయ్ కృష్ణ, హార్డ్ వేర్ రాంగోపాల్ పాల్గొన్నారు.

రణస్థలం రూరల్ : రణస్థలం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నడుకుదిటి ఈశ్వరరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో లెంక అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ మన్నె వరాహమూర్తి, జి.త్రినాథరావు, కాయిత రమణ, నడుకుదిటి చినబాబు, గోపిన కృష్ణారావు, వెలిచేటి జగదీష్ పాల్గొన్నారు.

కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ ఎంపిపి స్కూల్‌లో వివేకానంద జయంతి, సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గులు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు సర్పంచ్ లోతుగెడ్డ భగవాన్‌దాస్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి.మాధవరావు, శివ, శ్రీను, జానకి పాల్గొన్నారు.

కవిటి: వివేకానందుడు నేటి తరానికి ఆదర్శమని ఎంఇఒ ధనుంజయ మజ్జి, సర్పంచ్ ఎస్.పి.నారాయణ స్వామి అన్నారు. మండలంలోని బెజ్జిపుట్టుగ ప్రాథమిక పాఠశాల ఆవరణలో, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద హెచ్ఎం బి మల్లేశ్వరరావు, ఎన్ విశ్వనాథం, ఉషోదయ యువజన సంఘం భవనం వద్ద బెందాలం చిట్టిబాబు, పాండవ శేఖర్, స్థానిక ఆర్ష విజ్ఞాన భారతిలో కరస్పాండెంట్ పూడి రామారావు, ప్రధానోపాధ్యాయులు ఎం.అనిల్, స్థానిక కళ్యాణి ఆంగ్ల పాఠశాల వద్ద హెచ్ఎం బిందుమాధవి, బల్లెడ రమేష్, బొరివంకలో డాక్టర్ ప్రధాన శివాజీ, డాక్టర్ యారాడ కృష్ణమూర్తి, సర్పంచ్ బెందాలం శ్రీరామ్ ప్రసాద్‌లు వేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

పోలాకి : మండలంలోని ప్రియాగ్రహారంలో హార్ట్ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి బాడాన రాజు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యరకమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ లావేటి కృష్ణారావు, కొత్తూర్తి నారాయణరావు పి.శ్రీకృష్ణ, రామారావు పాల్గొన్నారు.

కోటబొమ్మాళి: మండలంలోని ఊడికపాడులో ఉన్న వివేకానంద విగ్రహానికి సర్పంచ్ నేతింటి చిన్నమ్మడు మాజీ సర్పంచ్ గొండు లక్ష్మణరావు, ఉపాధ్యాయుడు సనపల కరుణ్ కుమార్, హనుమంతు శివప్రసాద్, కుటికుప్పల సత్యానా రాయణ, గ్రామపెద్దలు హనుమంతు వెంకటరావు, మెండ తిరుపతి, గోవిందరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

టెక్కలి రూరల్ : డిగ్రీ కళాశాల సమీపంలో అభయం యువజన సేవా సంఘం సభ్యులు, ఒలేసాగరలో పొన్నాడ చైతన్య వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేశారు. కొండ్రవీధిలో శివకోటి కాళీ కుటుంబానికి రూ.2 వేలు, నెలకు సరిపడేలా ఇరు కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 20 రకాల నిత్యవసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ శ్రీనివాస్ బెహర పాల్గొన్నారు.

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయడు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.


టెక్కలి : టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న వివేకానంద విగ్రహానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తెంబురు గోవిందమ్మ పూలమాలలు వేసి నివాల్లర్పించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బేవల సతీష్‌కుమార్ ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా రొక్కం మాధవి, ఎండ దివ్య, మెట్ట సంతోషి కుమారిలు నిలిచారు. టెక్కలి గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ఎన్.రామారావు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

ఇచ్ఛాపురం : స్థానిక స్వర్ణ భారతి విద్యా సంస్థలో చైర్మన్ చాటల తులసీదాస్‌రెడ్డి స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల కో-ఆర్డినేటర్ చాట్ల నీలిమరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంతబొమ్మాళి : సంతబొమ్మాళి గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి కె.అప్పారావు, ఎంపిటిసి ప్రతినిధి డి.వేణు, ఎంపిపి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎ.రామారావు, నాగరాజు పాల్గొన్నారు.

పలాస : ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి వద్ద ఉన్న వివేకానంద స్వామి విగ్రహానికి జెఎసి అధ్యక్షులు సవర రాంబాబు, ఎఐఎఐఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సవర జగనాయకులు, ఎక్స్యూటివ్ మెంబెర్ మోహనరావు, మందస మండలం జెడ్‌పిటిసి ప్రతినిధి సవర బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.


శ్రీకాకుళం అర్బన్ : విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ప్రసాద్


రణస్థలం రూరల్ : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న 'ఎన్ఇఆర్'


టెక్కలి : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న ప్రిన్సిపాల్ గోవిందమ్మ


ఆమదాలవలస : చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న ఎంపిడిఒ రేణుక


పొందూరు : చిత్రపటాల వద్ద నివాళ్లర్పిస్తున్న యువకులు


పోలాకి : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న రాజు


కవిటి : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న నారాయణస్వామి, తదితరులు

26న భారత్ జోడో యాత్రకు సంఘీభావం

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి


ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్


శ్రీకాకుళం అర్బన్ : మాట్లాడుతున్న రాకేష్‌రెడ్డి

దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, దేశ అస్థిరపరిచే చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర మొదటి దశ ముగింపు సభ ఈనెల 26న జమ్మూకాశ్మీర్‌లో నిర్వహిస్తున్నారని, ఈ సభకు సంఘీభావంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రలు చేపట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రాకేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నియోజకవర్గాల నాయకులతో గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకువెళ్లి ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. దేశానికి కాంగ్రెస్ వల్లే ప్రయోజనం కలుగుతుందని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి, డిసిసి ఉపాధ్యక్షులు దేశెళ్ల గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణారావు, సురేష్, రాజేశ్వరరావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి పాల్గొన్నారు.

బలోపేతం చేద్దాం

ఆమదాలవలస : చేయి చేయి కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామన్ని కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి పి.రాకేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండలంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి, కోత మధుసూదనరావు, పైడి నాగభూషణరావు, లఖినేని సాయిరాం, పప్పల రమణ, బొత్స రమణ, కూన సుందరరావు పాల్గొన్నారు.


అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ధాన్యం బస్తాలు

40 బస్తాల ధాన్యం దగ్ధం

ఇచ్ఛాపురం: మండలంలోని బొడ్డబడ గ్రామంలో బుధవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో 40 బస్తాల ధాన్యం దగ్ధమయ్యాయి. సోనియా బెహరాకు చెందిన ధాన్యాన్ని పొలంలో ఉంచారు. ఒక్కసారిగా మంటలు రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ లావణ్య ఆధ్వర్యాన డిటి గురుప్రసాద్, రెవెన్యూ అధికారి శ్రావణ కుమార్, విఆర్ఒ రాజారెడ్డి, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. నష్టం నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. తనను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

మృతుని కుటుంబానికి పరామర్శ

పలాస: మందస మండలం వి.జి.పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాయుపల్లి చక్రప్రాణి ఇటీవల మృతిచెందారు. విశ్రాంత ఆదాయ పన్నులశాఖ అదనపు కమిషనర్ జుత్తు తాతారావు గురువారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



ధర్నా చేస్తున్న కార్మికులు

పారిశుధ్య కార్మికుల ధర్నా

టెక్కలి రూరల్ : టెక్కలి మేజరు పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు గురువారం విధులు బహిష్కరించి, ధర్నా చేపట్టారు. సంక్రాంతి పండగకు కూడా తమకు జీతాలు చెల్లించకపోతే ఎలా పండగ చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇఒ దీర్ఘకాలిక సెలవుపై ఉండడంతో సిబ్బందికీ కష్టాలు తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే వరుకు విధిలో చేరిదిలేదని కార్మికులు తెలిపారు. ఈ ధర్నాలో కాంతారావు, రాజేష్, చంటి, తదితరులు పాల్గొన్నారు.


శ్రీకాకుళం అర్బన్ : దుప్పట్లను అందజేస్తున్న మధువిలేకర్


మెళియాపుట్టి : దుప్పట్లు పంపిణీ చేస్తున్న వెంకటరావు

పేదలకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

నగరంలోని మారుతీవాకర్స్ క్లబ్ ఆధ్వర్యాన ఆర్ఆర్ జ్యూయలర్స్ అధినేత లంక రాజేష్, సుష్మ దంపతుల సహకారంతో విశాఖ-బి కాలనీలోని పేదలకు షిర్డీ సాయి మందిరం వద్ద గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకరి విలేకర్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పేద కుటుంబాలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 102 డిప్యూటీ గవర్నర్ కొంక్యాన మురళీధర్, మారుతీవాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు వి.వివేకానంద, కార్యదర్శి నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ పాల్గొన్నారు.

మెళియాపుట్టి: మండలంలోని గోపీనాథపురంలో 25 మంది వృద్ధులు, వితంతువులకు పట్టుపురం ఎంపిటిసి ప్రతినిధి నంబాల వెంకటరావు గురువారం దుప్పట్లను పంపిణీ చేశారు. పదేళు ్లగా తన తండ్రి జనార్ధన జ్ఞాపకార్థం వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు భైరాగి, లోహిత్, పాపారావు, పైల కూర్మారావు, మురళీ, దామోదర, భాస్కరరావు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నూతన దుస్తులను బాపూజీ కళామందిర్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అడగకుండానే కార్మికులకు జీతాలు పెంచామని చెప్పుకొచ్చారు. శానిటేషన్‌లో శ్రీకాకుళం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అందుకు కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ జి.వెంకటరావు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, చల్లా శ్రీనివాసరావు, డాక్టర్ ధానేటి శ్రీధర్, గుడ్ల దాము పాల్గొన్నారు. అనంతరం నగరంలో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న నలుగురు ఆయాలకు అంగన్వాడీ కార్యకర్తలకు నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.

పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పలాస లయన్స్ క్లబ్ ఆఫ్ క్యాజువల్యాండ్ వనిత ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ బల్ల గిరిబాబు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైన్స్‌క్లబ్ క్యాజు ల్యాండ్ ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ క్యాజువల్యాండ్ వనిత అధ్యక్షులు మల్లా జయశ్రీ, సెక్రటరీ శ్వేతకుమారి, గ్రూప్ సభ్యులు డాక్టర్ జోత్స్న, డాక్టర్ జయలక్ష్మి గాయత్రి, ఆర్‌సి మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


శ్రీకాకుళం అర్బన్ : దుస్తులను అందజేస్తున్న మంత్రి ధర్మాన



పలాస : దుస్తులను పంపిణీ చేస్తున్న చైర్మన్ గిరిబాబు

క్విజ్ పోటీల విజేత లండారిపుట్టుగ

ప్రజాశక్తి- కంచిలి

మండలంలోని పెద్దకొజ్జిరియా గ్రామంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉత్తరాంధ్ర స్థాయి క్విజ్ పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతగా లండారి పుట్టుగ టీం నిలిచింది. వివేకానంద జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్ బొడ్డ రామ్‌కుమార్ తెలిపారు. ద్వితీయ స్థానంలో లహరి బంధ, తృతీయ స్థానంలో భైరిపురం టీంలు నిలిచాయి. వీరికి నిర్వహకులు నగదు ప్రోత్సాహంతో పాటు షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఇటువంటి పోటీలు విద్యార్థులకు తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం అన్నారు. కార్యక్రమంలో మాదిన రామారావు, టివి రమణ, బోడ్డ హరిబాబు, కామేశ్ రెడ్డి, పిలక చిన్నబాబు, జగదీష్ పట్నాయక్, టి.శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


వజ్రపుకొత్తూరు : ట్రోఫీని అందజేస్తున్న భాస్కరరావు


కంచిలి : మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్

చదువుతోనే పేదరికాన్ని జయించగలం

వజ్రపుకొత్తూరు: చదువుతోనే పేదరికంను జయించగలమని పల్లివూరు సర్పంచ్ మామిడి భాస్కరరావు అన్నారు. గురువారం హుకుంపేట జెడ్‌పి హైస్కూల్‌లో నిర్వహించిన మండలస్థాయి క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి విద్య అందించడం ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావచ్చని అన్నారు. మొదటి స్థానం కైవాసం చేసుకున్న చిన్నబాడం సాయి శిరీష పాఠశాల విద్యార్థులకు రూ.5000 నగదు బహుమతితో పాటు, షీల్డ్‌ను అందజేశారు. గోవిందపురం జెడ్‌పి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. వీరికి రూ.3వేలు, నగదు, షీల్డ్, మూడో స్థానంలో నిలిచిన హుకుంపేట ఉన్నత పాఠశాలకు రూ.2000 నగదు, షీల్డ్ అందించారు. ఉపాధ్యాయులు రాంబాబు, ఉమారావు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

ప్రజాశక్తి- కవిటి

పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు బెజ్జిపుట్టుగ సర్పంచ్ ఎస్‌పి నారాయణస్వామి అన్నారు. బెజ్జిపుట్టుగ గ్రామంలోని పిరియా వీధిలో రూ.5లక్షల జిజిఎంపి నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి గురువారం సర్పంచ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీలో పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో వైస్ ఎంపిపి కర్రి గోపయ్య, డి.మోహనరావు, పొందల రాంబాబు, పొందల మురళీ, బొడ్డ మోహనరావు, ఎస్‌పి ప్రవీణ్, పిరియా మనోజ్, కె.దీనబంధు, తదితరులు పాల్గొన్నారు.


పనులను ప్రారంభిస్తున్న సర్పంచ్ నారాయణ స్వామి


శ్రీనివాసరావు మృతదేహం

పండగ పూట విషాదం

ప్రజాశక్తి- జి.సిగడాం

మండలంలోని ఆబోతులపేటలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొయ్యి శ్రీనివాసరావు (38) గుంటూరు మిర్చి యార్డులో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండగ కోసం సొంత ఊరు ఆబోతులపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన భోగాపురం వెళ్లారు. మృతుడికి భార్య పార్వతి, ముగ్గురు పిల్లలు రేష్మన, మోనిక, రఘు, తల్లిదండ్రులు తవిటమ్మ, రాము ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.



రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

సంతబొమ్మాళి: రైలు నుంచి జారిపడి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెచ్‌సి రమేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం బాలషోర్ జిల్లాకు చెందిన బస్వంత్ సింగ్ బుధవారం రాత్రి కోణార్క్ రైలులో వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు పడటంతో నుజ్జునుజ్జు అయ్యాడు. మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టంకు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తికి తీవ్ర గాయాలు

బూర్జ: మండలంలోని సింగన్నపాలెం కూడలి వద్ద గురువారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తుడ్డలికి చెందిన కంద నందేశ్వరరావు వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా... పాలకొండ నుంచి వస్తున్న లారీ బైక్‌ను బలంగా ఢీకొనడంతో వెంకన్నకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ అశోక్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో చోరీ

లావేరు : మండలంలోని సుభద్రపురం ఉన్న అభయాంజనేస్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టిన దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం దేవాలయ నిర్వాహకులు ఆలయానికి రావడంతో చోరీ విషయం బయటపడింది. వెంటనే గ్రామస్తుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆరు నెలలు నుంచి హుండీ లెక్కింపు చేయలేదని, ఆలయ నిర్వాహకులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరభద్రరావు మాస్టరు తెలిపారు.

వ్యక్తిపై కేసు నమోదు

పొందూరు: ఉద్యోగాలు ఇప్పిస్తామని తన వద్ద నుంచి నగదు తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ పొందూరు మేజర్ పంచాయతీ లక్ష్మీపేటకు చెందిన కొవెల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మణరావు గురువారం తెలిపారు. కిచెన్‌గార్డెన్‌లో ఉద్యోగం కోసం తన వద్ద రూ.2లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ ఈనెల 4న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై పొందూరుకు చెందిన ఆర్.లక్ష్మి, ఆర్.గవరాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజాశక్తి
www.prajasakti.com



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణదాస్

అర్హులకే సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే కృష్ణదాస్

ప్రజాశక్తి- జలుమూరు

రాజకీయాలకతీతంగా అర్హత గల పేదలందరికీ సిఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చల్లవానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందుగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో ఎం.శ్యామలరావు, వైసిపి రాష్ట్ర సిఇసి మెంబరు ధర్మాన పద్మప్రియ, కరిమి రాజేశ్వరరావు, ఆరంగి మురళీధర్, అల్లాడ, చల్లవానిపేట పిఎసిఎస్ చైర్మన్లు ముసలినాయుడు, పి.రాజప్పలనాయుడు, మురళీకృష్ణ పాల్గొన్నారు.



సముద్రపు కలుపు మొక్కల పెంపకంపై తెలుసుకుంటున్న జెడ్‌పిటిసి, ఎంపిపి

మత్స్య సంపద అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి- సోంపేట

మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతోపాటు సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు జెడ్‌పిటిసి తడక యశోద, ఎంపిపి డాక్టర్ ఎస్.దాసు అన్నారు. మండలంలోని బారువ కొత్తూరు గ్రామంలో గురువారం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకంలో భాగంగా సముద్రకలుపు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ ప్రాంతంలో సముద్ర కలుపు మొక్కల పెంపకం వల్ల మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మొక్కలు సముద్రంలో పెంచడం వల్ల వాటికి ఔషధ గుణాలు కలుగుతాయని అన్నారు. వీటిని మత్స్య సంపద అభివృద్ధికే కాకుండా పలు మందుల తయారీలో సైతం ఉపయోగించవచ్చన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ కుమార్, కార్పొరేషన్ డైరెక్టర్ రాజారావు, సర్పంచులు ఎర్ర రజిని, తడక జోగారావు, పంచాయతీ కార్యదర్శి టి వాసు, వైస్ ఎంపీపీ జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

మరుగున పడుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండలంలోని భవానిపురం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఒ నాగరాణి ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్నారులకు సంక్రాంతి, మన సంస్కృతిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ నీలవేణి, రాము, బర్రి నరసమ్మ పాల్గొన్నారు.

బాలికోన్నత పాఠశాలలో

స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో సంతూర్ బ్రాండ్, మెప్మా సంయుక్తంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కమిషనర్ రమేష్ పర్యవేక్షణలో నిర్వహణ బాధ్యతలను కమిషనర్ పిలక రాజ్యలక్ష్మి చేపట్టారు. 90 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు ఉలాల భారతిదివ్య, లాభాల స్వర్ణమణి వ్యవహరించారు. మొదటి బహుమతి శకుంతల, రెండవ బహుమతి చంద్రకళ, మూడవ బహుమతి రూపాలి దాస్‌తో పాటు 10 మందికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. విజేతలకు రూ.20వేలు విలువైన మిక్సీ, కుక్కర్, ఎలక్ట్రికల్ కెటిలెట్, తదితర బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బి.జగన్, పి.తేజేశ్వరరావు, నీలాపు ఢిల్లీ, మెప్మా సిఎంఎం జానకి రామారావు, సిఒలు బాలరాజు, సంతోష్, ఆర్‌పిలు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



ముగ్గులు వేస్తున్న చిన్నారులు

పనులు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి- కవిటి

మండలంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి, డిఎల్‌డిఒ అలివేలు మంగమ్మ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఎన్ఆర్ఇజిఎస్, తదితర శాఖల సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణంలో జిల్లాలో కవిటి మండలం బాగా వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. 23 పంచాయతీల్లో 16 ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వచ్చే వారంలోగా వీటిలో పురోగతి కనిపించాలని సూచించారు. ఉగాది నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎన్ఆర్ఇజిఎస్, ఆర్‌డబ్ల్యుఎస్, తదితర శాఖలపై సమీక్షించి, సిబ్బందికి సూచనలు అందించారు. విధి నిర్వహణలో, ఉద్యోగోన్నతి ప్రక్రియలో తమకు ఉన్న అడ్డంకులు, క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు మంగమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి సమావేశంలో చర్చిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎంఇఒ ధనుంజయ మజ్జి, ఇఒపిఆర్‌డి శివాజీ పాణిగ్రాహి, జెఇ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి మంగమ్మ

తైక్వాండోలో విద్యార్థి ప్రతిభ

ప్రజాశక్తి- టెక్కలి

స్థానిక ఓక్లాండ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఎల్ఎస్ చౌహాన్ తైక్వాండోలో రజత పతకం సాధించాడు. ప్రిన్సిపాల్ మల్లా మధులత విద్యార్థిని గురువారం అభినందించారు. చౌహాన్ ఈనెల 6, 7, 8 తేదీల్లో తెలంగాణలోని సౌత్ ఇండియా తైక్వాండో పోటీల్లో పాల్గొని, ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ప్రజాశక్తి- బూర్జ

అపరాల్లో సమగ్ర యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సిహెచ్.బాలకృష్ణ, డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలంలోని లంకాంలోని ప్రకృతి వ్యవసాయంపై గురువారం అవగాహన కల్పించారు. అధిక దిగుబడుల కోసం అపరాల్లో 30 నుంచి 50 రోజుల్లో వేప నూనె పాటు 19.19.19, 13.0 .45 ను కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తే ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు తయారవుతాయన్నారు. అలాగే పర్యావరణం సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. రైతు సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేసినట్లయితే అధిక ఆదాయాలు పొందవచ్చునన్నారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.



అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

బెల్లం తయారీ పరిశీలన



బెల్లాన్ని పరిశీలిస్తున్న హేమసుందర్, రేవతి

ఆమదాలవలస : మండలంలోని నిమ్మతొర్లాడ, చేపేనపేట గ్రామాల్లో ప్రకృతి సాగు విధానంలో రైతులు చెరుకును పండించి బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం నార్త్ కోస్ట్ రాష్ట్ర రీజనల్ ట్రైనింగ్ అసోసియేట్ హేమసుందర్ గురువారం పరిశీలించారు. ప్రకృతి సాగు విధానంలో చెరుకును ఎలా పండిస్తున్నారు, బెల్లం ఎలా తయారు చేస్తున్నారు వంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చెరుకు నాటిన నుంచి బెల్లం తయారీ వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సాగులో మెరుగైన పద్ధతులు ఆచరిస్తే దిగుబడి ఇంకా ఎక్కువగా వస్తుందని రైతులకు వివరించారు. అలాగే రానున్న రోజుల్లో బెల్లానికి డిమాండ్ బాగా ఉంటుందని రైతులకు వివరించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలపై తగు సూచనలు సలహాలను అందించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.



సిబ్బందికి సూచనలు చేస్తున్న మీనాక్షి

పిహెచ్‌సిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

డిఎంహెచ్ఒ మీనాక్షి

ప్రజాశక్తి- సంతబొమ్మాళి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గురువారం సంతబొమ్మాళి, దండుగోపాలపురం పిహెచ్‌సిలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉద్యోగీ రోజులో మూడు సార్లు ముఖచిత్ర హాజరు వేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ఐరన్ మాత్రలు అందజేసి, సిఎంఎస్ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ప్రతి వార్డునూ పరిశీలించారు. నాడు-నేడు పనులు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు సుధీర్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.



జీవామృతం తయారు చేస్తున్న రైతు

జీవామృతం తయారీ

బూర్జ: ప్రకృతి వ్యవసాయ సేద్యంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరరావు అన్నారు. మండల కేంద్రం బూర్జ రైతు సాధికారి సంస్థ సిబ్బంది, వ్యవసాయశాఖ సౌజన్యంతో రైతులతో 300 కేజీల జీవామృతాన్ని గురువారం తయారు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘన జీవనామృతం ఎకరాకు 400 కేజీలు ఉపయోగించుకోవాలని సూచించారు. మండలంలోని రామన్నపేట, గుత్తావల్లి, పి.ఎల్.దేవిపేట గ్రామాల్లో 300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి చెరుకు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆయా రైతులు ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ద్రావణాలకు, కషాయాలకు రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో హేమసుందర్, డిపిఎం రేవతి, చిన్నమ్మడు, జనార్ధనరావు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాకు 20 నుంచి బస్సు యాత్ర

పలాస : ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్, పిడిఎస్‌యు నాయకులు యుగంధర్, సిహెచ్ రవి, ఎం.వినోద్ తెలిపారు. గురువారం టికెఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, పోలవరానికి నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు. ఈ బస్సు యాత్ర హిందూపూర్ నుంచి శ్రీకాకుళం వరకు సాగుతుందని తెలిపారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు వై.మురళి, కె.శ్రీనివాసరావుపాల్గొన్నారు.

కృష్ణదాస్‌కు సన్మానం

నరసన్నపేట: ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను అభిమానులు, వైసిపి నాయకులు గురువారం దుశ్శాలువ కప్పి, సత్కరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి ఎ.మురళీధర్, జెడ్‌పిటిసి చింతు రామారావు, సర్పంచ్ బూరెళ్ల శంకరరావు, ఉప సర్పంచ్ ఎస్.కృష్ణబాబు, ఎఎంసి చైర్మన్ పి.దాలినాయుడు, బి.వేణుగోపాలరావు, సదాశివుని కృష్ణ, ఎంపిటిసి వైశ్యరాజు కేశవరాజు, గణగల శ్రీనివాసరావు, కృష్ణదాస్, రంగనాథ్, వైశ్యరాజు సత్యానందరాజు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు

మెళియాపుట్టి: మండలంలోని జాడుపల్లి పంచాయతీ గొల్లబంజిరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 25 జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానం గొల్లబంజీరు, ద్వితీయ స్థానంలో చాపర నిలిచాయి. విజేతలకు ఎస్ఐ టి.రాజేష్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి జనపరెడ్డి కన్నబాబు, ఉప సర్పంచ్ సోమేశ్వరరావు, గ్రామ పెద్దలు రాములు, పోలయ్య, కేశవ, యువకులు పాల్గొన్నారు.

దువ్వాడ శ్రీనివాస్ పరామర్శ

సంతబొమ్మాళి: పాలతలగాం పంచాయతీ ఉద్దండపాలెంలో చింతాడ రమణమ్మ తల్లి మహాలక్ష్మి గుండెపోటుతో ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. పిఎసిఎస్ చైర్మన్ కెల్లి జగన్నాయకులు, పాలతలగాం సర్పంచ్ అప్పన్న, ఆర్.హెచ్.పురం సర్పంచ్ ఎన్ని మన్మథరావు పాల్గొన్నారు.

సంక్షిప్త వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టెక్కలి రూరల్: సంక్రాంతి సెలవు దినాల్లో సొంత గ్రామాలకు తరలివెళ్తున్న వారు ఇళ్లలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచకుండా తమతో తీసుకుపోవాలని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇళ్లను విడిచి సొంత గ్రామాలకు వెళ్తే వారు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో వెళ్లే వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. పండ సమయంలో పేకాట, కోడి పందేలు నిర్వహించడం చట్ట రీత్యా నేరమని తెలిపారు.

గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలి

నందిగాం: జిల్లాలో ఉన్న 30వేల మంది గొర్రెల కాపరులను ఆదుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన సాంబమూర్తి ఒక ప్రకటనలో కోరారు. జీవాలకు ఇన్సురెన్స్, ఉచిత వ్యాక్సిన్లు, నత్తల నివారణ మందులు సరఫరా చేయడం లేదని తెలిపారు. కర్రలు, వంట సామగ్రి సబ్సిడీపై అందివ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. రాజాం, పలాస, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పర్లాఖిమిడి తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు మెడికల్ షాపుల్లో నకిలీ మందుల వల్ల పెంపకందారులు మోసపోతున్నారని, అటువంటి షాపులను తనిఖీ చేసి, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు వినతి

నందిగాం: మండలంలోని దిమ్మిడిజోల సర్పంచ్ సలాన దేవమ్మ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఎంపిటిసి ఆర్.లక్ష్మీకాంతం, మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, కూర్మనాయకులు డిమాండ్ చేశారు. ఎంపిడిఒ హెచ్‌వి రమణమూర్తిని గురువారం కలిసి, వినతిపత్రం అందించారు. 2014-19 వరకు కృష్ణారావు సర్పంచ్‌గా ఉంటూ రూ.లక్షలు స్వాహా చేశారని తెలిపారు. ప్రస్తుత సర్పంచ్‌గా ఉన్న ఆయన రెండేళ్లుగా గ్రామసభలు నిర్వహించడం లేదని చెప్పారు. తప్పుడు సంతకాలతో రూ.20 లక్షల వరకు నిధులు కాజేశారని, దర్యాప్తు చేయాలని కోరారు.

రైతులకు అండగా నిలవాలి

సోంపేట: రైతుకు అందరూ అండగా నిలవాలని, అప్పుడే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రైతు కులం ఇచ్ఛాపురం నియోజకవర్గ కన్వీనర్ జన్నెల వరప్రసాదరావు అన్నారు. గురువారం రైతు కులం సమావేశాన్ని కొర్లం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతుకు అన్ని దశల్లో అండగా నిలవాలన్నారు. బారువ గ్రోయిన్, పైడిగాం ఛానల్ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి రామ్ బుడ్డి గణపతి, జి.జగ్గారావు, ఇ.వెంకటరమణమూర్తి, మోహన్‌రావు, మర్ల శంకరరావు, బత్తిని బాలరాజు, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.



బూర్జ : అవగాహన కల్పిస్తున్న బాబ్జీ

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

సైబర్ నేరగాళ్లపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక అక్షరాస్యత సిఎఫ్ఎల్ కో-ఆర్డినేటర్ చిగురుపల్లి వెంకటేష్ (చిన్ను) అన్నారు. మండలంలోని సుభద్రపురంలో ఆర్‌బిఐ పథకంలో భాగంగా యూనియన్ బ్యాంకు సౌజన్యంతో ఎస్ఎస్‌టి స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యత గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఎవరైనా ఫోన్లు చేసి మన బ్యాంకు అకౌంటు వివరాలను అడిగితే సమాచారాన్ని ఇవ్వవద్దని సూచించారు. ఎటిఎంలు అపరిచితులకు డబ్బులు విత్ డ్రా చేసి పెట్టమని కార్డులు ఇవ్వరాదని అన్నారు. ఎటిఎం కార్డుల వెనక పిన్ నంబరును రాయవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎస్.తిరుపతిరావు, వాలంటీర్ పావని, ఆర్థిక అక్షరాస్యత సిబ్బంది రామారావు పాల్గొన్నారు.

బూర్జ : మండలంలోని లంకాంలో రైతులకు ఆర్థిక అక్షరాస్యతపై పాలకొండ డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ పి.బాబ్జి, ఫీల్డ్ ఆఫీసర్ జి.జె.నాయుడు అవగాహన కల్పించారు. రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై, రుణాలు పంపిణీపై వివరించారు. సకాలంలో లోన్ కట్టిన వారికి సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మామిడి వెంకటప అప్పలనాయుడు, శక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

రహదారి నియమాలు పాటించాలి

ప్రజాశక్తి- టెక్కలి

ప్రయాణికులు, ఆర్టీసీ బస్సు, ఇతర వాహన డ్రైవర్లు రహదారి నియమాలు పాటించాలని టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి టి.హరిత కోరారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలామంది డ్రైవర్లు బస్సు నడుపుతున్న సమయంలో ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితుల్లో ప్రయాణికులను కాపాడి, వారు చనిపోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. చట్టాల్లో అనేక మార్పులు జరిగాయని, వాటిని అవగాహన చేసుకోవాలని కోరారు. ఎంవిఐ సంజీవరావు మాట్లాడుతూ రోడ్డు నియమాలు పాటించడంలో నేటి యువకులకు ఇంకా అవగాహన లేదన్నారు. సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం అవసరమని అన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ సిబ్బంది పనితీరు వల్లే డిపో వృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిటిసి సిహెచ్ శ్రీదేవి, ఎస్ఐ రామకృష్ణ, డిపో సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి హరిత

సిమెంట్ బెంచీలు వితరణ

నౌపడ : సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ కూర్మనాథపురంలో కోట నందీశ్వర రావు, పార్వతి జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు గురువారం రెండు బెంచీలు వితరణగా అందజేశారు. పరపటి పాపయ్య, ముత్యాలు జ్ఞాపకార్థంగా మరో రెండు బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువకులు వీటిని శ్మశానవాటికి వద్ద అమర్చారు. కార్యక్రమంలో సుగునాగిరెడ్డి పలువురు యువకులు పాల్గొన్నారు.



దాతలు అందజేసిన సిమెంట్ బెంచీలు